గోమాత ఆకలి వెతలు

కల్లాకపటం ఎరుగని గోవును.. పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్న నేను..



“కల్లాకపటం ఎరుగని గోవును నేను.. ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేదు.. కమ్మనైన గుమ్మపాలను కడవలతో ఇస్తున్నా.. నా దూడలను కాదని కడుపులు నింపుతున్నా.. పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నా.. ఇన్ని చేస్తున్నా నా యజమాని నుంచి తిండి దొరకక పారేసిన చెత్త తిని నేను బతుకు గడుపుతున్నాను..” అంటూ ఆ మూగజీవాలు తమ భావాన్ని వ్యక్తపరుస్తున్నట్లు కనిపిస్తోందీ దృశ్యం.



నిజాంపేట్: ఆవు పాలు ఎంతో శ్రేష్టమైనవి. హిందువులకు గోవు ఆరాధ్యమైనది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని చెబుతారు. కానీ వాటిని పోషించే వారు సరైన ఆహారం పెట్టకుండా రోడ్లపై వదిలేస్తున్నారు. కొన్ని గోశాల నిర్వాహకులు సైతం ఇలాగే వదిలేయడం గమనార్హం.

◆ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ సముదాయంలో ఉన్న డంపింగ్‌యార్డులో ప్రతిరోజు ఈ గోవులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి కడుపు నింపుకునేందుకు తిప్పలు పడుతున్నాయి. ఆకలి మంటకు అవి చెత్తకుండీల్లో ఏది దొరికితే అది తింటున్నాయి. ప్లాస్టిక్ కవర్లనూ సైతం తినేస్తూ అనారోగ్యానికి గురవుతున్నాయి. గోమాత పరిరక్షణకు పాటుపడుతున్న వారు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడితే బాగుంటుందని అటుగా వెళ్లే వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరువు!

• పట్టించుకోని రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు • స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరైనా పూర్తికాని పనులు • రోజురోజుకు కబ్జాకు గురవుతున్న భగత్‌సింగ్‌నగర్‌లోని ప్రభుత్వ స్థలం

చింతల్: ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. చింతల్ డివిజన్ భగత్‌సింగ్‌నగర్‌లోని ప్రభుత్వ స్థలం కొన్నేళ్లుగా రోజు రోజుకు కబ్జాకు గురవుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవనేది స్పష్టం అవుతోంది. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ సీనియర్ నేత కేఎం ప్రతాప్ ‘ప్రజా బాధ్యతలు –హక్కుల చైతన్య వేదిక’ పేరుతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణకై పోరాడుతున్న విషయం తెలిసిందే. అయినా అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల అండదండలతో పూర్తి కావాల్సిన ప్రహరీ నిర్మాణం నిలిచిపోయినా పట్టించుకునే వారేలేరు. కొంత మంది సందట్లో సడేమియాగా ధోబీఘాట్ స్థలాన్ని కొంతవదిలేసి మరికొంత మేర ఆక్రమించి ప్లాట్లుగా చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

ధోబీఘాట్ వాసుల కబ్జా ప్రయత్నం ఇలా..

◆ 2002లో అప్పటి కలెక్టర్ అజైయ్‌జైన్ ఈ స్థలాన్ని సందర్శించి కలెక్టర్ ఫండ్ నుంచి రూ.60వేలు నిధులు కేటాయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

◆ 2007 వరకు కొంతమంది కబ్జాదారులు ఫెన్సిగ్ ధ్వంసం చేసి నిర్మాణాలు చేపట్టగా ఒక ఎకరా కబ్జాకు గురికాగా కేవలం 29 గుంటలు మాత్రమే మిగిలినట్లు తేలింది. దీంతో అప్పటి ఎమ్మార్వో కొలతలతో కూడిన లోకేషన్ స్కెచ్ మార్క్‌ను ఏర్పాటు చేసి ఈ స్థలాన్ని కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ నుంచి జీహెచ్‌ఎంసీకి ఈ 29 గుంటలను బదలాయించారు.

◆ దీంతో జీహెచ్‌ఎంసీ నుంచి 9.98 లక్షల నిధులు జీహెచ్‌ఎంసీ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయించింది. అయితే కొంతమంది కబ్జాదారులు అడ్డుకోవడంతో నిర్మాణం ఆగిపోయింది.

◆ అనంతరం ఈ స్థలంపై స్థానిక నేతలు, కబ్జాదారుల కన్నుపడడంతో 2013లో అప్పటి నార్త్‌జోన్ కమీషనర్ హరికష్ణ రూ. 10 లక్షలు కేటాయించి కంపౌండ్‌వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు.

◆ 2014లో ఇట్టి స్థలంలో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ రంఘునందన్ గారు తన సొంత నిధులతో 3.38 లక్షలు కేటాయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

◆ 2015లో ఎంపీ నిధుల నుంచి అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం చేపట్టేందుకు రూ.15 లక్షల నిధులు కేటాయించి వర్క్ ఆర్డర్లు ఇచ్చినా నిర్మాణం ప్రారంభానికి పూనుకోలేదు.

◆ 2018లో మరలా జోనల్ కమిషనర్ కూకట్‌పల్లి నుంచి రూ.10.30లక్షల నిధులను కేటాయించి ప్రహరీ నిర్మాణానికి కేటాయించారు.

◆ 2021లో ప్రభుత్వ స్థలంలో అక్రమ బేస్‌మెంట్లు వెలువగా పోలీస్ ప్రొటెక్షన్ సహాయంతో వాటిని కూల్చివేసి భూసర్వే చేయగా 29 గుంటలు మిగిలింది. ఈ స్థల పరిరక్షణకై 26.80 లక్షలతో ప్రహరీ నిర్మాణానికి మరలా నిధులు మంజూరు చేశారు. 80 శాతం మేర ప్రహరీ గోడ నిర్మించగా మరో 20 శాతం మేర గోడను ధోబీఘాట్ వాసులు అడ్డుకోవడంతో నిర్మాణం నిలిచిపోయింది.





వివాదంలో ఉన్న ప్రభుత్వ స్థలం ఇదే..

ఇదీ ధోబీఘాట్ చరిత్ర

సర్వే నం.155లో శిఖం భూమి కింద మొగుళ్ల చెరువు ఉండేది. 1989లో భగత్‌సింగ్‌నగర్ ఏర్పడగా, ఇది స్థలం 29.10ఎకరాలు ఉండగా 24.10 ఎకరాల్లో భగత్‌సింగ్‌నగర్‌గా జీవో నం ఎంఎస్ 508 కింద రెగ్యులరైజ్ అయ్యింది. మరో 2.39 ఎకరాలను 1994లో గాంధీ వాషర్‌మెన్ కోఆపరేటీవ్ సొసైటీ కింద ధోబీ ఘాట్ వాసులకు కేటాయించారు. మరో 1.29 ఎకరాల్లో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మించేందుకు ప్రతిపాదించారు.

ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి..

ఇట్టి ప్రభుత్వ స్థలపరిరక్షణ కోసం గత 21 సంవత్సరాలు పోరాడుతున్నాం. అధికారులు ప్రజాప్రతినిధులు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ ఈ స్థల వివాదానికి పరిష్కారం లభించలేదు. త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలి. ప్రస్తుతం మంజూరైన రూ.9.6 లక్షల నిధులతో ప్రహరీ నిర్మాణం పూర్తి చేసి ప్రజావసరాలకు వినియోగించాలి.

– అల్లా మకాష్, భగత్‌సింగ్‌నగర్ మాజీ అధ్యక్షుడు

దళితబంధు లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయాలి

నిజాంపేట్: దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కేవీపీఎస్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి బాలపీర్ ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల్లో రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి అర్హులుగా ఎంపిక చేసింది. అధికారులు అట్టి కుటుంబాల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో దళిత బంధు నిధులను ప్రభుత్వం మంజూరు చేయలేకపోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని యాథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

డిఫెన్స్ భూముల సమస్య పరిష్కారానికి కేంద్రం సుముఖం

దుండిగల్: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని శ్రీరామ్‌నగర్, పద్మానగర్‌లను ఆనుకుని డిఫెన్స్ భూముల సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఎక్స్ సర్వీస్ మెన్ సమావేశంతో పాటు బీడీఎల్‌ను సందర్శించేందుకు వచ్చిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌ను మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీరామ్‌నగర్, పద్మానగర్‌లను ఆనుకుని ఉన్న డిఫెన్స్ సరిహద్దులతో కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.



కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌ను కలిసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎస్.మల్లారెడ్డి

వేదాలను చదివిద్దాం.. వేదవిద్యను ప్రోత్సహిద్దాం

విద్యార్థులతో వేదపారాయణ కార్యక్రమం



వేద పఠనంలో పాల్గొన్న విద్యార్థులు

సుభాష్‌నగర్: వేదాలు అన్నింటికి మూలమని, వాటి ప్రాధాన్యం అందరికీ తెలియజేయాలనే సత్ సంకల్పంతో వేదపారాయణం కార్యక్రమం చేపట్టినట్టు శ్రీగాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ పేర్కొన్నారు. ‘వేదాలను చదివిద్దాం.. వేదవిద్యను ప్రోత్సహిద్దాం’ అనే నినాదంతో సూరారం కాలనీలోని వాసుదేవ ఆశ్రమంలో మంగళవారం వేదపారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు.

◆ వేదపండితులు చక్రధారి శ్రీరామశర్మ, నెట్టల సుబ్రహ్మణ్య స్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద విద్యార్థులు చక్రధారి గణపతిశర్మ, విశ్వశ్రీ నాగేంద్రశర్మ, సింహాచలం కార్తీకాచార్యులు, సాగి ఫణిశర్మ, సమిక్ సామవేద, కులకర్ణి వేదాంత్‌శర్మ, శ్రీపాద జోషి, శ్రీకర్‌జోషి పాల్గొని వేదపఠనం చేశారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వేద విద్యార్థులు గణపతి ప్రార్థనతో ప్రారంభించి సరస్వతి ప్రార్థన, గురు ప్రార్థన, గణపతి ఉపనిషత్, నారాయణ ఉపనిషత్, సున్నాలపన్నం, శీక్షావల్లి, ఆనందవల్లి, బృగువల్లి, రుద్రం, పంచసూక్తాలు పఠించి ఆశీర్వచన మంత్రంతో ముగించారు.

◆ ఈ సందర్భంగా గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మానికి మూలం వేదాలన్నారు. వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉందన్నారు. అనంతరం వేద విద్యార్థులకు యజ్ఞోపవీతం, ఆచమనపాత్ర, ఆసనం, రుద్రాక్షమాల, అంగవస్త్రం, పూజహోమ కల్పతరువు, లలితా సహస్రనామ గ్రంథాలతో పాటు నగదు పారితోషికం అందజేశారు.

◆ ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం పెద్దలు హనుమంతరాయ శర్మ, వాసుదేవ ఆశ్రమం ధర్మకర్త వకుల బ్రహ్మానందరావు, శ్రీగాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు సింహాచలం శ్రీధరాచార్యులు, రాచపూడి ప్రభాకర్ శర్మ, హైమ శివభాస్కర్, వెంకటరమణాచార్యులు, సంజీవశర్మ, హరిరాఘవేంద్ర, మిర్యాలమూర్తి, సూర్యసుందరి, కులకర్ణి ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం



దుండిగల్: రోడ్డు పక్కన గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూరారం నుంచి బహదూర్‌పల్లి వైపు వెళ్లే దారిలో జ్యోతి మిల్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. మృతుడి ఒంటిపై నలుపు రంగు ప్యాంటు, తెలుపు రంగు చొక్కా, నీలం రంగు కోటు ఉన్నాయి. మృతుడి వయస్సు 25–30 మధ్యలో ఉంటుందన్నారు.

◆ అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని సిఐ శంకరయ్య తెలిపారు. కాగా అతని తల, కాళ్లకు గాయాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడా.. లేక మద్యం మత్తులో కిందపడి చనిపోయాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రానికి చెందిన సదరు యువకుడు స్థానికంగా కూలీ పనులు చేస్తుండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

ఏళ్లుగా డ్రైనేజీ సమస్య

పట్టించుకోని సంబంధిత శాఖ

నిజాంపేట్: బాచుపల్లిలోని ఆదిత్య గార్డెన్ ప్రధాన రోడ్డుపై డ్రైనేజీ సమస్య ఏళ్ల గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. ప్రగతినగర్ నుంచి నిజాంపేట్ వైపు అదిత్య గార్డెన్ మీదుగా వెళ్లే రోడ్డులో ప్రతి నిత్యం డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలని అనేక సార్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారానికి నోచుకోలేదు. నిత్యం వందలాది వాహనాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలాంటి రోడ్డులో డ్రైనేజీ నీరు ప్రతి రోజు నిల్వ ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మధ్యలో డ్రైనేజీ నీరు చేరి పూర్తిగా గుంతగా ఏర్పడింది. ఇప్పటికైన అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సుభాష్‌నగర్ పైపులైన్ రోడ్డులో..

కుత్బుల్లాపూర్: సుభాష్‌నగర్ పైపులైన్ రోడ్డులోని ఎన్‌సీఎల్ సమీపంలో డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. ప్రధాన రోడ్డు కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఈ క్రమంలో రోడ్డుపైనే మురుగు కంపు కొడుతోంది. దీంతో వాహనదారులతో పాటు పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. పక్కనే పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా ఇలా రోడ్డుపైనే డ్రైనేజీ పొంగిపొర్లుతుంటే చోద్యం చూడడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



ఆదిత్య గార్డెన్ కాలనీ ప్రధాన రోడ్డులో మురుగు



సుభాష్‌నగర్ పైపులైన్ రోడ్డు ఎన్‌సీఎల్ సమీపంలో రోడ్డుపై పారుతున్న మురుగు

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం

కుత్బుల్లాపూర్: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు శంభీపూర్‌లోని కార్యాలయంలో ఎమ్మెల్సీని కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాలని.. అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. దీనిపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఫోన్‌లో ఆదేశించారు.



ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కలిసిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు

ఘనంగా భరతసింహారెడ్డి జన్మదిన వేడుకలు



బీజేపీ జిల్లా కార్యదర్శి భరతసింహారెడ్డిని గజమాలతో సత్కరిస్తున్న అభిమానులు, కార్యకర్తలు

కుత్బుల్లాపూర్: బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరతసింహారెడ్డి జన్మదిన వేడుకలు జీడిమెట్లలోని కార్పొరేటర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనను గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.



ఒకరోజు ముందే ప్రజాపాలన
ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో అభయ హస్తం దరఖాస్తుల్లో భాగంగా ‘ప్రజాపాలన’లో వచ్చిన వాటిని ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో ఈనెల 17వ తేదీలోపు పూర్తి చేయాల్సిన ఈ ప్రక్రియ ఒక రోజు ముందుగానే పూర్తి చేయడం విశేషం. ఈనెల 6వ తేదీ వరకు ప్రజాపాలనలో జంట సర్కిళ్ల పరిధిలో మొత్తం 1,48,151 దరఖాస్తులు రాగా వాటిని ఆన్‌లైన్ నమోదు చేసేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు గడువు విధించారు.

సమన్వయంతో గడువులోపే..

కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ చేపట్టే విషయంలో ఉప కమిషనర్లు మల్లయ్య, నరసింహులు సమన్వయంతో వ్యవహరిస్తూ సర్కిల్ కార్యాలయంలో కొన్ని.. సంక్షేమ సంఘం భవనాలు మరికొన్ని.. మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాల్‌లో ఇంకొన్ని.. వార్డు కార్యాలయాల్లో ఇలా మూడు విడతలుగా సిబ్బందిని నియమించి ఆన్‌లైన్ అప్లోడ్ ప్రక్రియను ఒకరోజు ముందుగానే 16వ తేదీ లోపు పూర్తి చేశారు.

ఒక్కో దరఖాస్తు 15 నిమిషాల్లో....

జంట సర్కిళ్ల పరిధిలో వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్‌లో పొందుపర్చడానికి కనీసం 15 నిమిషాలు పట్టింది. లక్షపైగా దరఖాస్తులు రావడంతో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ ముందుగా వచ్చిన వారికి 80 దరఖాస్తులను అందజేసి ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొన్ని దరఖాస్తులు ఇస్తూ వచ్చారు. దీంతో 14 ,15 తేదీల్లో పండుగ సెలవులు ఉన్నప్పటికీ అధికారుల చొరవతో సకాలంలో లక్ష్యం పూర్తయింది. 17వ తేదీన దరఖాస్తుల జాబితా పూర్తి కావాలని ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా పూర్తి చేశారు.

మొదట్లో గందరగోళంగా ప్రారంభం..

ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ పొందుపర్చాలన్న లక్ష్యంతో అధికారులు మొదట్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కొంతమంది సిబ్బంది వాహనాలపై దరఖాస్తులు తీసుకు వెళుతూ మీడియా కంటపడడంతో అధికారికి మెమో జారీ చేశారు. ఈ విషయంపై జిహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. తర్వాత ఈ ప్రక్రియ విషయంలో ఎటువంటి పొరపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకొని ముందుకు సాగారు.



భగత్‌సింగ్‌నగర్‌లో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలిస్తున్న జెడ్‌సీ అభిలాష అభినవ్, డీసీ

విగ్రహం కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలి



విగ్రహం పగలగొట్టిన వ్యక్తిని అరెస్టు చేయాలని ఫిర్యాదు చేస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్

ఆల్విన్‌కాలనీ: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలోని తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తట్టి లేపిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. మద్యం మత్తులో పెద్ద బండరాయితో జయశంకర్ విగ్రహాన్ని పగలగొట్టాడు. ఈ సంఘటనను ఖండిస్తూ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు.



తాగిన మైకంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తి



◆ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహాన్ని పగలగొట్టడం బాధాకరమైన విషయమన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త పడ్డామన్నారు. విగ్రహం పగలగొట్టిన వ్యక్తి ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేవారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రొ. జయశంకర్ విగ్రహాన్ని అదే స్థలంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఆటో నుంచి రోడ్డుపై పడిన మహిళ

తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి

జగద్గిరిగుట్ట: ఆటో నుంచి ఓ మహిళ రోడ్డుపై పడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్విన్‌కాలనీ ప్రధాన రోడ్డులో మంగళవారం మధ్యాహ్నం ఆటో నుంచి ఓ మహిళ రోడ్డుపై పడింది. ఈ ఘటనలో సదరు మహిళ తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ను జగద్గిరిగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా సదరు మహిళకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బోసిపోయిన రహదారులు

సుభాష్‌నగర్: సంక్రాంతి పండుగ సందర్భంగా నగర ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లడంతో కుత్బుల్లాపూర్‌లోని రోడ్లు వాహనాలు లేక బోసిపోయాయి. నియోజకవర్గంలోని నిత్యం రద్దీగా ఉండే షాపూర్‌నగర్, సుచిత్ర ప్రధాన రహదారుల్లో రాకపోకలు తగ్గిపోవడంతో నిర్మానుష్య ప్రాంతాన్ని తలపిస్తోంది.



సుచిత్రలోని 44వ జాతీయ రహదారి ఇలా..